క్లుప్తంగా

ఫాగింగ్ యంత్రం కొనుగోలు

ఎర్రగుంట్ల : మున్సిపల్ పరిధిలో రానున్న వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని ఫాగింగ్ యంత్రంను కొనుగోలు చేసి పారిశుధ్య విభాగంకు అందజేసినట్లు మున్సిపల్ చైర్మన్ ఎం.హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. దోమల బెడద లేకుండా చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుందన్నారు.

విద్యుత్ అంతరాయం

పులివెందుల రూరల్ : నేటి నుంచి మూడు రోజులపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈలు జగదీశ్వరరెడ్డి, మురళీకృష్ణలు ఒక ప్రకటనలో తెలిపారు. జులై 1, 2, 3వ తేదీలలో 11 కె.వి విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా, ఏపీ కార్ల్, పెద్దరంగాపురం 33 కె.వి విద్యుత్ సబ్‌స్టేషన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం

ముద్దనూరు : ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ వ్యాపారానికి ఆధునిక సాంకేతికతో పాటు సబ్సిడీలు కల్పిస్తున్నట్లు, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి డీఆర్పీలను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఇతర వివరాలకు డీఆర్పీ 8919636456 అనే సెల్‌నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.

ఎర్రగుంట్ల ఎస్ఐగా కృష్ణంరాజు నాయక్

ఎర్రగుంట్ల : స్థానిక ఎస్ఐగా కృష్ణంరాజునాయక్ శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రొద్దుటూరులోని త్రిటౌన్ ఎస్ఐగా పనిచేసేవారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వెంకటక్రిష్ణయ్య మైలవరం మండలంకు బదిలీ అయ్యారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

చెన్నూరు : స్థానిక సరస్వతీనగర్‌కు చెందిన వెంకటేశ్వరస్వామి ఆలయం ఆరవ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

వైఎస్సార్ విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి

ఎర్రగుంట్ల : స్థానిక మున్సిపల్ భవనం వద్ద మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ఎం.హర్షవర్ధన్‌రెడ్డితో కలసి ఆయన విగ్రహ ఏర్పాటుకు స్థలంను పరిశీలించి మాట్లాడారు. ఎర్రగుంట్ల నివాసి, సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ యర్రంరెడ్డి ఈశ్వరప్రసాద్‌రెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి ఖర్చును భరిస్తున్నారని తెలిపారు. విగ్రహం చుట్టు పార్కుతో పాటు లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో యర్రంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డి.సూర్యనారాయణరెడ్డి, భాస్కర్ శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ ఆసరా బీమా అందజేత

పులివెందుల టౌన్ : పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసముంటున్న టీడీపీ కార్యకర్త స్వర్గం బాబు అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వార్డు కౌన్సిలర్ షాహిదాలు మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్ ఆసరా కింద మంజూరైన రూ.10వేల నగదును మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ధయ్య, తదితరులు పాల్గొన్నారు.

'జగనన్న సురక్ష' పరిశీలన

లింగాల : మండలంలోని బోనాల గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీడీఓ సురేంద్రనాథ్ పరిశీలించి సచివాలయ సిబ్బంది, వలంటీర్ల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ, జేసీఎస్ మండల కన్వీనర్, తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దకుడాల సచివాలయ పరిధిలో శనివారం ఉదయం 10 గంటలకు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు.

విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ

తొండూరు : మండలంలోని ఊడవగండ్ల గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం డైరెక్టర్లు రవీంద్రారెడ్డి, సురేష్‌రెడ్డి, సర్పంచ్ శశికాంత్‌రెడ్డిలు భూమిపూజ చేసి మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేసిందని ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం పూరైతే రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషితో మరో మూడు విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు కావడంతోపాటు నిర్మాణాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు రామమునిరెడ్డి, మాజీ సర్పంచ్ బాలగంగిరెడ్డి, మాజీ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, పుల్లారెడ్డి, అశ్వనికుమార్, కృష్ణ, బాలనరసింహారెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జగనన్న సురక్ష.. పేద ప్రజలకు రక్ష

ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి



ప్రజలకు పథకాల గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

కమలాపురం : జగనన్న సురక్ష...పేద ప్రజలకు రక్ష అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కమలాపురం వార్డు-1 సచివాలయం పరిధిలో 16, 19 మున్సిపల్ వార్డుల పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి రేషన్ కార్డు, సీసీ రోడ్లు, ఇంటి స్థలాలు, పక్కా గృహాలు కావాలని వినతులు అందడంతో అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఇంకా పథకాలు రానివి ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని ప్రజలకు సూచించారు. మీ సమస్యలు తెలుసుకోవడానికే, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం కోసమే జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని సీఎం జగనన్న ప్రారంభించారన్నారు. అర్హులుగా ఉన్నప్పటికి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుండా ఉంటే వారిని గుర్తించి పథకాలు అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అవ్వా తాతల పింఛన్ జనవరి నెల నుంచి రూ.3 వేలకు పెరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు వేల దొంగ హామీలిచ్చి సీఎం అయ్యారని ఒక్కటి నెరవేర్చలేదన్నారు. బాబు తన పాలనంతా అవినీతికి కేరాఫ్‌గా పెట్టుకున్నారన్నారు. కార్యక్రమంలో సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, ఎస్‌సీ పుల్లారెడ్డి, సీఎస్ నారాయణరెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, వంశీధర్‌రెడ్డి, కొండారెడ్డి, ఆర్‌వీఎస్ఆర్, మస్తానయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, టీవీ సుబ్బరాయుడు, మహ్మద్ సాదిక్, గఫార్, హిదాయత్, ఖాజా హుసేన్ అన్ని శాఖల మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

పట్టణంలోని రాంనగర్‌కు చెందిన డి.ప్రసాద్‌కు రూ.4.5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అందజేశారు. బాధితుడు ప్రసాద్ కరోనా సెకండ్ వేవ్‌లో బ్లాక్ ఫంగస్ బారిన పడి హైద్రాబాద్‌తో పాటు పలు నగరాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. దీంతో బాధితుడు వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

వల్లూరు : కమలాపురం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 11 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే పీ రవీంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం 11 మంది లబ్దిదారులకు రూ 21,37,000 విలువ చేసే చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్సలు పొందిన వారిని చికిత్సానంతరం విశ్రాంతి సమయంలో ఆదుకోవడానికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు.

దళారులు లేకుండా సంక్షేమ పథకాలు

- ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి



పథకాల గురించి లబ్ధిదారుడికి వివరిస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

పెద్దముడియం : ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలందరికీ అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని పెద్దపసుపల గ్రామంలోని కోటవీధిలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వర్తించిన సంక్షేమ పథకాల వివరాల బుక్‌లెట్‌లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం నుంచి మేలు జరుగుతుంటే ఓర్వలేక టీడీపీ నాయకులు మాయమాటలతో మభ్యపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు జగనన్నకు అండగా ఉన్నారని, ఎంత మంది వచ్చినా జగనన్న మళ్లీ సీఎం కావడం తథ్యమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజల వద్దకు నేరుగా ఎమ్మెల్యేలు వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్న తీరును టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రజల వద్దకే పాలన కొనసాగించేందుకు మరోమారు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ పి.వి.రమణారెడ్డి, గ్రామ సర్పంచ్ కటారు నిర్మల, ఎంపీటీసీ మల్లయ్య, డీలర్ శివారెడ్డి, బాబురెడ్డి, సర్వేష్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, పి.శివప్రసాద్, శ్రీరాముడు, ఆలీబాబా, నాగేష్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మండలస్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

రేపు ప్రముఖ వైద్య నిపుణుల రాక

పులివెందుల : పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న దినేష్ మెడికల్ సెంటర్(గంగిరెడ్డి ఆసుపత్రి)లో (రేపు) ఆదివారం ప్రముఖ వైద్య నిపుణులు రానున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ క్రాంతికుమార్ మెదడు, వెన్నుముక, నరాలు, తిమ్మిర్లు, వంటి ఒళ్లు నొప్పులకు వైద్య చికిత్సలు అందిస్తారన్నారు. చర్మవ్యాధుల ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్.సౌజన్య సోరియాసిస్, తామర, గజ్జి, ఫంగస్ ఇన్‌ఫెక్షన్, మొటిమలు, బెదులు, దద్దుర్లు, చుండ్రు తదితర చర్మ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి నుంచి ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ హితేష్‌రెడ్డి గుండె సంబంధిత జబ్బులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ హరిత సరిగా నిద్ర లేకపోవడం, ముందులాగా పని చేయలేకపోవడం, తలనొప్పి, ఆందోళనగా ఉండటం, టెన్షన్, దడ, చమటలు పట్టడం, భయంగా ఉండటం, ఆలోచనలు అదుపులో లేకపోవడం తదితర జబ్బులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వైద్యులు డాక్టర్ డి.వి.నారాయణరెడ్డి ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండి ఎండోస్కోపీ, కోలోనోస్కోపీ, అన్ని జీర్ణకోశ, లివర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్‌లకు ఆపరేషన్లు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని పులివెందుల ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9963170177, 08568 286189 అనే ఫోన్ నెంబర్లకు సంప్రదించాలన్నారు.

వైఎస్సార్ ఉచిత పంట బీమా మంజూరు

కమలాపురం : 2022 ఖరీఫ్ సీజన్‌కు గాను వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన వైఎస్సార్ ఉచిత పంటల బీమా రూ. 2.17 కోట్లు మంజూరైనట్లు మండల ఏఓ సరస్వతి తెలిపారు. దిగుబడి ఆధారంగా నష్టపోయిన పంటలకు సంబంధించి రూ.1.76 కోట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబంధించి 40.89 లక్షలు మంజూరైందన్నారు. మండల పరిధిలో మొత్తం 827 మంది రైతులకు గాను 1215.28 ఎకరాలకు రూ.2.17 కోట్లు మంజూరైందన్నారు. ఇందులో పత్తి(వర్షాధారం), వేరుశనగ, ఉల్లి, కంది, చీనీ పంటలకు పంటల బీమా మంజూరైందని ఆమె వివరించారు. ఈ నగదును జూలై 8న రైతుల ఖాతాలో జమ అవుతుందన్నారు. పంటల బీమా జాబితాను ఆర్‌బీకేల వద్ద సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించడం జరిగిందన్నారు. రైతులు ఈ జాబితా ను పరిశీలించి అభ్యంతరాలుంటే 3వ తేదీలోగా ఆర్‌బీకే సిబ్బందికి తెలియజేయాలని ఆమె తెలిపారు.

తొండూరులో

తొండూరు : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శాప్ రాష్ట్ర డైరెక్టర్ రవీంద్రారెడ్డి, వ్యవసాయ మండల సలహా చైర్మన్ వెంకట్రామిరెడ్డిలు మాట్లాడుతూ పత్తి పంటకు ఎకరాకు రూ.8,883లు, కంది పంటకు ఎకరాకు రూ.812లు, చీనీ పంటకు ఎకరాకు రూ.9,600లు, వేరుశనగ పంటకు ఎకరాకు రూ. 2,271లు, ఉల్లి పంటకు ఎకరాకు రూ.10,180ల చొప్పున మండలంలోని దాదాపు 7,363 మంది రైతులకు గానూ 12,855 ఎకరాలకు సంబంధించి రూ.1.71కోట్లు మంజూరైందన్నారు.

వీరపునాయునిపల్లెలో

వీరపునాయునిపల్లె : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత పంటల బీమా జాబితాను సామాజిక తనిఖీ నిమిత్తం రైతు భరోసా కేంద్రాల్లో ఉంచినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్‌బాబు తెలిపారు. శుక్రవారం వీరపునాయునిపల్లెలో రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల జాబితాను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత రైతు భరో సా సిబ్బందికి జులై 3వ తేదీలోపు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలన్నారు. మండల వ్యాప్తింగా 6,393 మంది రైతులకు రూ. 16,73, 73,020 పంట నష్టం మంజూరైందన్నారు.

లింగాలలో

లింగాల : 2022 ఖరీఫ్ పంటలైన చీనీ, పత్తి, ఉల్లి, కంది, వేరుశనగ పంటలకు బీమా మంజూరైందని ఏఓ రమేష్ తెలిపారు. శుక్రవారం లింగాల రైతు భరోసా కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. చీనీ పంటకు రూ.9,600లు, ఉల్లికి రూ.10,180లు, వేరుశనగ పంట రూ.6,239లు, పత్తి పంటకు రూ.8,883లు, కంది పంటకు రూ.812లు ఎకరాకు చొప్పున పంటల బీమా మంజూరైందన్నారు. మండలంలో 5 రకాల పంటలకు 3,862 మంది రైతులకు 11,820 ఎకరాలకు రూ.10,32,57,147లు మంజూరైందన్నారు. పంటల బీమా మంజూరు కావడంపట్ల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రగుంట్లలో

ఎర్రగుంట్ల : మండలానికి 2022 సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్‌లో ఉచిత పంటల బీమా రూ.7.097 కోట్లు మంజూరైందని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా 6186 ఎకరాలకు గాను పత్తికి ఎకరాలకు గానూ రూ.12,560, రెడ్ గ్రామ్‌కు ఎకరాకు రూ.812, స్వీట్ ఆరంజ్‌కు ఎకరాకు రూ.9800లు, వేరుశనక్కాయాలకు రూ.2450, అనియన్ రూ.10180 నిధులు మంజూరైందన్నారు. రైతులు గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాల్లో వారి పేర్లను చూసుకోవచ్చన్నారు.

రైతులకు సకాలంలో బీమా చెల్లింపులు

చెన్నూరు : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వారికి సకాలంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా పంట బీమా అందించడం జరుగుతోందని రాష్ట్ర హార్టికల్చర్ సలహాదారులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

శుక్రవారం ఆయన మండలంలోని రామనపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలోని రామనపల్లి రాచిన్నాయపల్లి గ్రామాలకు 2022 ఖరీఫ్‌కు సంబంధించి వైఎస్సార్‌ఉచిత పంటల బీమా 432.20 ఎకరాలకు రూ.28,79,084 రానున్నదన్నారు. రైతులు ఫిర్యాదులు ఏవైనా ఉంటే స్పందన కార్యక్రమం ద్వారా జూలై 3వ తేదీలోగా గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలన్నారు.

పెండింగ్ పనులు పూర్తి చేయాలి



మాట్లాడుతున్న మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్

పులివెందుల టౌన్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్‌లు తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు.

మున్సిపాలిటీ పరిధిలో మోడల్ టౌన్‌కు సంబంధించి అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఎక్కడైనా పనులు పెండింగ్‌లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మానవత స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలకు మనందరం చేయూతనివ్వాలన్నారు. కోతులు, కుక్కల బెడద తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పట్టణంలో జగనన్న మెగా లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు డెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ముందుకు వచ్చిందని.. ఇళ్ల నిర్మాణాల ఊపందుకుంటాయన్నారు. అనంతరం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈనెల 6, 7వ తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. కౌన్సిల్ హాలు, నగరవనం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తదితర ప్రారంభోత్సవాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

20 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో చేరిక



అల్లి శ్రీరామమూర్తిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

చెన్నూరు : 11వ వార్డు చౌడమ్మ వీధికి చెందిన టీడీపీ బీసీ నాయకులు మాజీ ఎంపీటీసీ అల్లి శ్రీరామమూర్తి ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు తన్వీర్ వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి పార్టీలో చేరా....

ఈ సందర్భంగా అల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పాలనకు ఆకర్షితులమై పార్టీలో చేరామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ తెలుగుదేశం పార్టీ వారు అలాగే మైనార్టీ వర్గానికి చెందినవారు పార్టీ లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు చెన్నూ రు పార్టీ మరింత బలోపేతమైందన్నారు. అనంతరం పార్టీలో చేరిన పోస వెంకటనారాయణ, కా టం వెంకటరమణ, ఉట్టి రెడ్డయ్య, మచ్చ అరవింద్, గోదిన సుబ్బరాయుడు, అల్లి కళావతి, నున్న నాగిని, బత్తల శ్రీనివా సులు, యనమల వెంకటసుబ్బయ్య, గోదినా చంద్రశేఖర్, లను ఆయన పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జి.ఎన్. భాస్కర్రెడ్డి, ఎంపీపీ చీర్లసురేష్ యా దవ్, టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు అన్వర్ బాషా, అబ్దుల్ రబ్, సర్పంచ్ తుంగచంద్రశేఖర్‌యాదవ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


రోడ్డు విస్తరణకు రూ.47 కోట్లు మంజూరు

వేంపల్లె : రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి రూ.47 కోట్ల నిధులు మంజూరైనట్లు వేంపల్లె జెడ్పీటీసీ ఎం.రవికుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లె పట్టణాభివృద్ధిలో భాగంగా స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుంచి కడప రోడ్డు హనుమాన్ జంక్షన్ వరకు, అలాగే నాలుగు రోడ్ల కూడలి నుంచి పులివెందుల రోడ్డు ఎన్‌టీఆర్ సర్కిల్ వరకు రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.47 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లలైన్ 72/0 అడుగుల మేర వెడల్పు, ఫుట్‌పాత్, సిమెంటు రోడ్డు, లైటింగ్, డివైడర్లకు కలిపి ఈ నిధులు మంజూరయ్యాయి. రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, వాణిజ్య సముదాయాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందించనున్నారు. పట్టణాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని.. మండలాభివృద్ధికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవ తీసుకుని అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.

విద్యుత్ చార్జీలను తగ్గించాలి

జమ్మలమడుగు : పెరిగిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గురప్పకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు



ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యం

జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని కూరగాయాల మార్కెట్ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో శుక్రవారం రాత్రి ఆకతాయిల కారణంగా మంటలు వ్యాపించాయి. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టుపక్కల వేసిన చెత్తపై ఆకతాయిలు సిగరెట్ ముక్కను వేశారు. దీంతో మంటలు వ్యాపించి ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరాఫరాను ఆపివేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు.

సాంస్కృతిక యువజనోత్సవ పోటీలలో ప్రతిభ



బహుమతులు పొందిన విద్యార్థులతో డైరెక్టర్ సంధ్యారాణి, తదితరులు

వేంపల్లె : జిల్లాస్థాయి సాంస్కృతిక యువజనోత్సవ పోటీలలో ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణి తెలిపారు. నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన ప్రొద్దుటూరు సీబీఐటీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కూచిపూడి, జానపదం, దేశభక్తి బృంద నృత్యాలలో వరుసగా మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలలో బహుమతులు సాధించారు. అలాగే ఉపన్యాస పోటీలలో ద్వితీయ, తృతీయ స్థానాలు, చిత్ర లేఖనంలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. వీరిప్రతిభపట్ల డైరెక్టర్ కె.సంధ్యారాణితోపాటు కళాశాల డీన్ చల్లా రత్నకుమారి విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫైన్ ఆర్ట్స్ విభాగం హెచ్ఓడీ, కూచిపూడి అధ్యాపకులు మెహినుద్దీన్ ఖాన్, అధ్యాపకురాలు సాయిపావని, గాత్ర అధ్యాపకులు శ్రీరామకృష్ణ పాల్గొన్నారు.

సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాల తనిఖీ

వేంపల్లె : మండలంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతులలో సాగు చేయిస్తున్న పంటలను ఐసీఎస్ (ఇంటర్నల్ కంట్రోల్ సిస్టం) రైతుల వ్యవసాయ క్షేత్రాల సేంద్రియ దృవీకరణకు సంబంధించి బెంగుళూరు లాకస్ సంస్థ ప్రతినిధి జిష్ణు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గిడ్డంగివారిపల్లెలో రైతు రామకృష్ణారెడ్డి, వెలమవారిపల్లెలో రైతు కృష్ణారెడ్డిలకు చెందిన నిమ్మ, కుప్పాలపల్లెలో రైతు బ్రహ్మయ్య నిమ్మ తోట, ప్రసాద్‌రెడ్డి చీనీ పంటలను సందర్శించి రైతులు పాటిస్తున్న సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీఎస్ఏ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆదినారాయణ, పీఓ జనార్ధన్, పీజీఎస్‌సీఓ అశోక్, బీసీఓ నాగవేణమ్మ, కిసాన్ మిత్ర భాస్కర్, సీఈఓ భవాని, రైతులు పాల్గొన్నారు.